

పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అదృశ్యం

- పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు



డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న

కడప అర్బన్: పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్న ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయారని ఆయన కుమారుడు క్లింటన్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 8 నెలలుగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందికి, మా తండ్రికి శాఖా పరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన నా తండ్రి ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని తన తండ్రి ఆచూకీ తెలియజేయాలని కోరారు.

కౌంటింగ్ నేడే!



అనంతపురంలో కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లు

- మండలి యోగం ఎవరికి దక్కేనో?
- బాక్సుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
- మొదటి రోజే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం
- జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ

ప్రజాశక్తి - కడప ప్రతినిధి

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం గురువారం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 13న ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 212 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో 93 పట్టభద్ర పోలింగ్ కేంద్రాలు, 38 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నడిచింది. కడప జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో పోలింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. కడప జిల్లాలో 72.01 శాతం పట్టభద్రులు, 91.31 శాతం ఉపాధ్యాయులు, అన్నమయ్య జిల్లాలో 68.31 శాతం పట్టభద్రులు, 93.36 శాతం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్ అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన 49 మంది పట్టభద్ర, 12 మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లాకు చెందిన కత్తి నరసింహారెడ్డి, ఎ.రామచంద్రారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అనిల్‌రెడ్డి, పట్టుపోగుల పవన్‌తో కలిసి ఐదుగురు బరిలో దిగిన నేపథ్యంలో ఫలితంపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ మొదలైన రోజు నుంచి మరుసటి రోజు ఉదయానికి ఎవరిని ఎమ్మెల్సీ యోగం పట్టనుందో తేలిపోయే అవకాశం ఉంది. మొదటి రోజు సాయంత్రానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మరుసటి రోజు ఉదయానికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం తేలనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ రోజు సాయంత్రానికి పట్టభద్ర ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లెక్కింపు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్‌లో పూర్తి మెజార్టీ లభించని అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు అర్ధరాత్రి సమయానికి కట్టలు ఎవరికి ఏమేరకు వచ్చాయనే అంశంపై చూచాయగా స్పష్టత లభించనున్నట్లు తెలుస్తోంది.

ఆశల పద్దు!



- ఆర్థిక మంత్రి 'బుగ్గన'పైనే భరోసా
- కదలని జిఎన్ఎస్ఎస్ ఫేజ్-2 పనులు
- సా..గుతున్న సూపర్‌స్పెషాలిటీ పనులు
- ఎత్తిపోతల పనులకు మోక్షమెప్పుడో?!

ప్రజాశక్తి - కడపప్రతినిధి

రాష్ట్ర బడ్జెట్-2023-24 సమర్పణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం ప్రవేశపెట్టనున్నారు. జిల్లా ప్రగతి చోదకశక్తులైన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా పారిశ్రామికానికి మౌలిక వసతుల కల్పనలో కదలిక వచ్చినప్పటికీ పరిశ్రమల ఏర్పాటు నానాటికీ ఆలస్యమవుతోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇదే పూరిస్థాయి బడ్జెట్ అవుతుందని చెప్పవచ్చు. జిల్లా ఇరిగేషన్ ఇంజినీరింగ్ యంత్రాంగం ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతేడాది తరహాలోనే సుమారు రూ.5022 కోట్ల కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు అందజేసింది. జిఎన్ఎస్ఎస్ ఫేజ్-2 ప్యాకేజీ పనులు, కుందూ-పెన్నా, కాలేటివాగు ఎత్తిపోతలు, రాజోలు, జొలదరాశి, యురేనియం బాధిత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో కేటాయింపులు చేయాల్సి ఉంది. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం, జిజిహెచ్ (రిమ్స్)లో సూపర్ స్పెషాలిటీ సేవల పనులను సకాలంలో పూర్తి చేస్తామని హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తామనే గడువు ముగిస్తున్నప్ప టికీ శంకుస్థాపనల దశలోనే కొట్టు మిట్టా డుతోంది. జిఎన్ఎస్ఎస్ ఫేజ్-2 కాంట్రాక్టుల రివర్స్ టెండరింగ్ పేరుతో ఎటు వంటి పురోగతీ లేకుండా పోయింది. ఇటీవల జిఎన్ఎస్ఎస్ ప్యాకేజీ -1, ప్యాకేజీ-2 ప్యాకేజీ-3 పనులకు టెండర్లు నిర్వహించడం మినహా మిగిలిన ప్యాకేజీ-4, ప్యాకేజీ-5, ప్యాకేజీ-6, ప్యాకేజీ-7 పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. రూ.1357 కోట్లతో రాజోలి, రూ.1312 కోట్లతో జొలదరాశి, రూ.564 కోట్లతో కుందూ-పెన్నా ఎత్తిపోతల, రూ.5000 కోట్లతో కాలేటివాగు ఎత్తిపోతల పథకం పనులకు భూసేకరణ, అడ్డంకుల కార ణంగా ముందుకు సాగడం లేదు. ఇదేతరహాలో రూ.272.81 కోట్లతో జిజిహెచ్ (రిమ్స్‌లో) సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపిం చడం లేదు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని యురేనియం బాధిత గ్రామా లకు తాగు నీటి పైప్‌లైన్ పనులు సాకారానికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల సందర్భంగా ఆయా పనుల పురోగతిని ఏకరువు పెట్టడానికి ప్రాధా న్యత ఇవ్వడం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా గండికోట, సోమశిల, పైడిపాలెం నిర్వాసితుల సంగతిని పట్టించుకోవడం లేదు. గండికోట నిర్వాసితులకు పెంచిన పరిహారం ఎప్పటికి అందుతుందో తెలియడం లేదు. ఇదేతరహాలో తెలుగుగంగ, చిత్రావతి, సర్వరాయసాగర్ రిజర్వాయర్ల లీకేజీ పనులు దశాబ్దాల తరబడి నిరీక్షి స్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలుగుగంగ ఇంజినీరింగ్ యంత్రాంగం తాజాగా రూ.125 కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపించింది. ఇందులో జిఎన్ ఎస్ఎస్ ఫేజ్-2, టిజిపి ప్రతిపాదనల్లో ఏమేరకు కేటాయింపులు ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.

రాములోరి కల్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు : జెసి

ప్రజాశక్తి-ఒంటిమిట్ట



ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెసి సాయికాంత్‌వర్మ

ఏప్రిల్ 5న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఒంటిమిట్టలో రాములోరి కల్యాణోత్సవం నిర్వహణకు సంబంధించి కల్యాణోత్సవం వేదిక, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై కడప మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్‌తో కలసి క్షేత్రస్థాయిలో జెసి సాయికాంత్ వర్మ పరిశీలించి తగు సూచనలను జారీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగే సీతారాములవారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో ప్రణాళికాబద్ధంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెసి సాయికాంత్ వర్మ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి వారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, డ్వామా, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు యదుభూషన్‌రెడ్డి, ఆనంద్ నాయక్, రామమోహన్‌రెడ్డి, డిఎస్‌పి శివారెడ్డి, సమగ్ర శిక్ష ఎపిసి ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఒ డాక్టర్ నాగరాజు, డిపిఒ ప్రభాకర్‌రెడ్డి, జెడ్‌పి సిఇఒ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఇ శ్రీనివాస్ రెడ్డి, డిటిసి మీరాప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం ప్రసాద్ రెడ్డి, సమాచార శాఖ ఎడి వేణుగోపాల్‌రెడ్డి, తితిదే సివిల్ విభాగం ఇఇ సుమతి, డిఇ రామమూర్తి, విద్యుత్తు విభాగం డిఇ చంద్రశేఖర్, డిప్యూటీ ఇఇ నటేష్ బాబు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఇద్దరు డీబార్, 987 మంది గైర్హాజర్

ప్రజాశక్తి - కడప అర్బన్/రాయచోటి



పీలేరు : పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు

ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాల్లో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఒకేషనల్ సబ్జెక్టు పరీక్షలు జరిగాయి. 22,413 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,426 మంది హాజరయ్యారు. 987 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సిసి కెమెరాల నిఘాలో నిర్వహించారు. పటిష్టభద్రతా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలన్నిటిని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఆర్ఐఒ కార్యాలయంలో, విజయవాడ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల అధికారులకు ఆర్ఐఒ రమణరాజు తగిన సూచనలు చేశారు. రాష్ట్ర పరిశీలకులుగా రవిశంకర్ నాయక్ పర్యవేక్షించారు. నాలుగు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఆర్ఐఒ కార్యాలయం నుంచి ఆర్‌జెడి ఆన్‌లైన్ స్ట్రీవింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవకతవకులు జరగకుండా పర్యవేక్షిస్తూ పరీక్ష కేంద్రాలలోని అధికారులకు సూచనలు చేశారు. స్క్వాడ్ బృందాలు పులివెందుల పరీక్ష కేంద్రంలో ఒకరిని, రాయచోటి పరీక్ష కేంద్రంలో ఒకరిని మాల్ ప్రాక్టీస్ కింద డీబార్ చేశారు. పరీక్ష కేంద్రా వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు.



భూ రీసర్వేని పరిశీలిస్తున్న కలెక్టర్ గిరీష

వేగవంతంగా భూ రీసర్వే ప్రక్రియ : కలెక్టర్

ప్రజాశక్తి-రాయచోటి/లక్కిరెడ్డిపల్లె

జిల్లాలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎర్త్ డిగ్గర్స్‌ను ప్రతి డివిజన్ కు ఒకటి ఉండేలాగా చూడాలని, గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ లక్కిరెడ్డిపల్లి మండలంలోని కుర్నూతల, రాయచోటి మండలంలోని బొట్లచెరువులో జరుగుతున్న భూ రిసర్వే ప్రక్రియ, హౌసింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రీ సర్వే ప్రక్రియను, గృహ నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కుర్నూతల గ్రామ భూ రీసర్వేని పరిశీలిస్తూ ఆయన గ్రామంలోని ప్రజలతో మాట్లాడారు. రీసర్వే గురించి వారికి ముందే తెలిపారా లేదా అని ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. దీనికి గ్రామస్తులు వారికి ముందే దండోరా వేసి వారికి తెలియజేశారని కలెక్టర్ సమాధానం చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను దగ్గర ఉండి త్వరగా చేయించుకోవాలని దాని వల్ల రికార్డ్స్ పక్కాగా ఉంటాయని గ్రామస్తులకు తెలియజేశారు. విలేజ్ సర్వేయర్స్‌కి రీ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బొట్ల చెరువు గ్రామంలో జరుగుతున్న భూ రిసర్వే పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్త్ డిగ్గర్స్‌ని ప్రతి డివిజన్‌కి ఒకటి ఉండేలా చూడాలని వాటి వల్ల రీ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుందని అధికారులకు సూచించారు.ఆయా గ్రామాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రక్రియ గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ పట్టాల పంపిణీ ప్రక్రియలో ఏమైనా పెండింగ్ పనులు మిగిలి ఉంటే త్వరగా పూర్తిచేయాలని హౌసింగ్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పరిశీలన సందర్భంగా సర్వే డిపార్ట్మెంట్ ఎడి జయరాజ్, విలేజ్ సర్వేయర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

రాజకీయ శాస్త్రవేత్త కాన్షీరామ్

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

మెజార్టీ ప్రజలైన బహుజనులు, రాజకీయ అధికారం చేపట్టే మార్గాన్ని కనుగొన్న రాజకీయ శాస్త్రవేత్త కాన్షీరామ్ అని విసికె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక బాస్ కార్యాలయం వద్ద బాస్, విసికె పార్టీ సంయుక్తంగా కాన్షీరామ్ 89వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ విదేశీ ఆర్య జాతులు ధ్వంసం చేసిన, భారతీయుల మూల సంస్కృతిని, పునరుజ్జీవింప జేయడానికి మెజారిటీ ప్రజలైన బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలన్నది అంబేడ్కర్ కల అని, ఆ కలను సాకారం చేసిన అంబేడ్కర్ కలల పంట కాన్షీరామ్ అని కొనియాడారు. రాజ్యాధికార దిశగా బహుజన నాయకత్వాన్ని ఓకే వేదికపైకి తీసుకొచ్చేనందుకు విసికె పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8వ తారీఖున, మదనపల్లెలో రాజ్యాంగ రక్షణ భేరి పేరుతో బిజెపి ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి, జయప్రదం చేయాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాస్ జిల్లా కన్వీనర్ ముత్యాల మోహన్, నాయకులు నీరుగట్టి రమణ, క్రాంతి, తెట్టు శ్రీనివాసులు, హైదర్ లతోపాటు విసికె పార్టీ నాయకులు పెద్దపాలెం రవిశంకర్, తలారి కృష్ణ, బురుజు రెడ్డిప్రసాద్, రాయల్ సూర్య, సయ్యద్, వై.గంగాధర్, నర్సీ పాల్గొన్నారు.

రాష్ట్రానికి వైసిపి, టిడిపి రాహుకేతువులు : పిసిసి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

రాష్ట్రానికి వైసిపి, టిడిపి పార్టీలు రాహుకేతువులు లాంటివని ముఖ్యమంత్రిగా వైఎస్,జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల భాస్కర్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో ఆరు మండలాలకు చెందిన కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రభుత్వం ఇంతవరకు ఛేదించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్‌రెడ్డికి పార్టీ కీడు చేయలేదని, మేలే చేసిందని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి బిజెపి, వైసిపి, టిడిపి ద్రోహం చేశాయని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలన వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని, మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతోనే అలా జరిగిందని ఆరోపించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా వైఫ ల్యం చెందారని, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్, అన్ని మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీలపై అధికమైన వేధింపులు

రాయచోటి: వైసిపి ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనార్టీలకు వేధింపులు, దాడులు, అవమానాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అన్యాయం జగన్‌మోహన్‌రెడ్డి చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని సొంతపార్టీనేతలే ఆక్రమిస్తుంటే జగన్,చోద్యంచూస్తున్నారు అన్నారు.డపలో చంద్రబాబుకట్టించిన హజ్ హౌస్‌ని శుభ్రపరిచే తీరికకూడా ఈప్రభుత్వానికి లేదున్నారు. కడప జిల్లాలో ఒక దర్గా భూమిని సజ్జల బంధువు సుబ్రహ్మణ్యం స్వాహా చేస్తే అంజాద్‌బాషా ఏంచేశారని ప్రశ్నించారు. గుంటూరులో రెండు వేల గజాల వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని తన అల్లుడికి ఇవ్వమంటున్న వైసిపి ఎమ్మెల్యే ముస్తఫాపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారన్నారు. సిఎం జగన్, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తాడేపల్లిప్యాలెస్‌లో ముస్లిం మత పెద్దలతో జరిపిన ఉత్తుత్తి సమావేశంతో మైనారిటీలకు ఒరిగేదేమీలేదని, ముస్లింలకు చంద్రబాబు మేలు, మంచితో పోలిస్తే, జగన్ వారికి చేసింది శూన్యమని పేర్కొన్నారు. సమావేశంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వతన్ నిసార్, పండ్ల మండీ అసోసియేషన్ అధ్యక్షులు అంగూర్ టోపీవలిభాష, గన్‌మెన్ రాజు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిపై కుక్క దాడి

- వరుస ఘటనలతో భయాందోళనలలో ప్రజలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్



గాయపడిన చౌడయ్య

పట్టణంలో కుక్కల బెడద ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గత నాలుగు నెలలుగా పట్టణంలో కుక్కల సంచారం తీవ్రంగా ఉంటోంది. ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. మంగళవారం నలంద పాఠశాల వద్ద ధనుష్ అనే ఆరేళ్ల పిల్లాడిని పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచిన ఘటన మరువకముందే బుధవారం మరొక వ్యక్తి కుక్కకాటుకు గురయ్యారు. రాజు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌడయ్య పట్టణంలోని వైయస్సార్ నగర్‌లో నివాసముంటున్నాడు. బుధవారం ఉదయం టీ తాగడం కోసం ఇంటి నుంచి కిందకు దిగివచ్చిన చౌడయ్యను పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస కుక్కల దాడుల ఘటనలతో పట్టణ ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళవారం జరిగిన ఆరేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి ఘటనలో తీవ్రంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెంటనే పిచ్చి కుక్కను పట్టి దూర ప్రాంతాలకు తరలించడమే కాకుండా బుధవారం నుంచి కుక్కల పైన పట్టణ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఇంతలోనే మరొక యువకుడిపై కుక్క దాడి చేయడంతో తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. రాజంపేట పట్టణంలో స్వైర విహారం చేస్తున్న కుక్కల పైన, వాటి దాడి ఘటనల పైన వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు గత నాలుగు నెలలుగా మొత్తుకుంటున్నా మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అందువల్లనే పట్టణంలో వరుస కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

17న వైవీయూలో మొల్ల సప్తశత జయంతి సభ

కడప అర్బన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం, మొల్ల సాహితీపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన కవయిత్రి మొల్ల సప్తశత జయంతి సభ వైవీయూ ప్రాంగణంలోని ఆర్ట్స్ బ్లాక్ సెమినార్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలుగు శాఖ అధిపతి ఆచార్య జి.పార్వతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభకు ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ విసి ఆచార్య జింక రంగజనార్దన, గౌరవ అతిథులుగా ప్రిన్సిపల్ ఆచార్యులు ఆచార్య కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, వైవీయూ మానవీయ శాస్త్రాల పీఠం డీన్ ఆచార్య టి.రామప్రసాద్‌రెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథులుగా పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జింక సుబ్రహ్మణ్యం, అవధాని మాడుగుల శివశ్రీ శర్మ, మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట హనుమంతరావు హాజరవుతారని తెలిపారు. ప్రధాన వక్తగా తిరుపతికి చెందిన శతావధాని, డాక్టర్ ఆముదాల మురళి, హాజరవుతారని పేర్కొన్నారు.

హోటల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

కడప అర్బన్: కడప హోటల్, ఫుడ్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం మానస ఇన్ హోటల్లో యాజమాన్యాలు కలిసి ఎన్నుకున్నాయి. అధ్యక్షులుగా రషీద్ ఖాన్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, షఫీ, కార్యదర్శిగా నవీన్, కోశాధికారిగా కిరణ్, సంతోష్, సంయుక్త కార్యదర్శిగా ఫరూక్, రెడ్డి బాబు, ఇసి మెంబర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి మాట్లాడుతూ ఎపి హోటల్స్ అసోసియేషన్ విజయ వాడ వారితో ఈ అసోసియేషన్ అనుసంధానమై ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

పాదయాత్రలో నారా లోకేష్

ప్రజాశక్తి-బి.కొత్తకోట



నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న మాజీ జడ్జి రామకృష్ణ

రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపై దాడులు పెరిగాయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. బుధ వారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని గుట్టపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గట్టు, కొండకిందపల్లి, బుచ్చిరెడ్డిపల్లి, ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగుగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, ఎస్‌సి సామాజిక వర్గీయులు, ముస్లింములు, టమోటా రైతులు, బి.కొత్తకోట వాసులతో మాటామంతి, ముఖాముఖి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్కు అడిగినందుకు విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్‌ను అన్యాయంగా హింసించి పొట్టనబెట్టుకున్నారని తెలిపారు. తూర్పు గోదావరిలో వైసిపి నేతల ఇసుక అక్రమాలను వరప్రసాద్‌కు శిరో ముండనం చేశారన్నారు. చిత్తూరులో మద్యం మాఫియాని ప్రశ్నించిని ఓంప్రతాప్‌ని హతమార్చారని చెప్పారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల భూములను లాక్కొన్న దళిత ద్రోహి జగన్ అని విమర్శించారు. దళితులకు చెందాల్సిన రూ.వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారని తెలిపారు. దళితుల అభివృద్ధి, సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి స్వయం ఉపాధికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీల్లో పేదరికం లేకుండా చేయడమే టిడిపి లక్ష్యమన్నారు. తంబళ్లపల్లెలో తాలిబాన్ పాలన నడుస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 2025 జనవరి 1న జాబ్ కేలండర్ విడుదల చేస్తామని, .అందులో ఉర్దూ టీచర్ల పోస్టులు కూడా ఉంటాయని తెలిపారు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దాడులు చేసిన ఎవర్నీ వదలమన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం టిడిపి పోరాడుతోందని తెలిపారు. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరపున ప్రభుత్వ లాయర్లను పెడుతున్నారు. కానీ ముస్లిం రిజర్వేషన్ల కోసం మాత్రం ఈ సిఎం పోరాడటం లేదని పేర్కొన్నారు. దుల్హన్ కింద రూ.50 వేలు మేము ఇచ్చాం..కానీ జగన్ రూ.లక్ష ఇస్తామని మోసం చేశారన్నారు. మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తామని, ముస్లింలకు రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కుప్పంనకు పరిశ్రమలు వచ్చాయి..కానీ తంబళ్లపల్లెకి రాలేదని, దీనికి కారణం పాపాల పెద్దిరెడ్డి కుటుంబమేనని విమర్శించారు. పరిశ్రమలు పెట్టాలంటే వాటా ఎంతిస్తారని అడుగుతున్నారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించకపోతే నియోజకవర్గ ప్రజలు పేదరికంతోనే జీవించాల్సి వస్తుందని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడవ స్థానంలో ఉందన్నారు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన టమోటా రైతులు, అధికారంలోకి వచ్చాక కనిపించకపోవడం దారుణమన్నారు. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లిలో ఉందన్నారు. టమోటా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు పెట్టి ధరలు పెరిగే వరకు అందులో నిల్వ ఉంచుకోగలిగితే రైతుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. కోల్డ్ స్టోరేజీలు నిర్మించడలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టమోటా పల్పింగ్ యూనిట్ పెడతామన్నారు. మదనపల్లి టమోటా మార్కెట్ బాధ్యతలను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనను టిడిపి ప్రభుత్వం ఏనాడూ చేయలేదన్నారు. పాదయాత్రలో మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.



తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న రాష్ట్ర మహిళా కార్యదర్శి శోభ

సమస్యలు పరిష్కరించాలని వినతి

ప్రజాశక్తి-నిమ్మనపల్లి

మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎపి వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి శోభ ఆధ్వర్యంలో తహశీల్దార్ సిఆర్.మంజులను కలసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై బెదిరింపులు, వేధింపులు, లైంగిక దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకొని, కఠినంగా చట్టాలను అమలు చేయాలన్నారు. పురుషులతో సమానమైన వేతనాలను మహిళలకు ఇవ్వాలన్నారు. మహిళలపై జరుగుతున్న గృహహింస, అత్యాచార సంఘటనలపై నిందితుల పట్ల ప్రభుత్వం ఉదార వాదంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలకు న్యాయం జరిగే విధంగా కఠిన చట్టాలను అమలు చేసి వారికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాలన్నారు. భూమిలేని ఆదివాసి, దళిత మహిళా కుటుంబాలకు ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని కోరారు. 55 సంవత్సరాలలో నిండిన ప్రతి మహిళకు పింఛను మంజూరు చేయాలని విన్నవించారు. తహశీల్దార్ మంజుల సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ మండల కమిటీ సభ్యులు నాగరత్న, సరస్వతి, శేఖర, గుర్రప్ప, నాగరాజా పాల్గొన్నారు.

లోకేష్ సభకు ఏర్పాట్లు

ములకలచెరువు : యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ములకల చెరువులో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం టిడిపి నాయకులు, మండల పరిశీలకులు శ్రీపతిబాబు, పాలగిరిసిద్ధ, అగ్రహారం షఫీ ఆధ్వర్యంలో పనులను పరిశీలించారు. కార్యక్రమంలో చిన్న కృష్ణ,కె.వి.రమణ, కేశవులు బిల్డర్ రమణ, షఫీ, వెంకటస్వామి, కాల మహేష్, మధు, జహీర్ పాల్గొన్నారు.

వీధి కుక్కలను నియంత్రించాలి

ప్రజాశక్తి-రాయచోటి

పట్టణంలో వీధికుక్కలను నియంత్రించాలని ప్రజాసంఘాల నాయకులు ఎం.రమణశంకర్, ఆర్.రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కుక్కలను నియంత్రించాలని లేకపోతే ఇక్కడ కూడా కుక్క ల బారిన పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వరుసగా రెండు మూడు సంఘటనలు జరిగాయిన్నారు. రాజంపేటలో కూడా బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయన్నారు. పట్టణంలో గ్రూప్ థియేటర్ దగ్గర, సరస్వతినగర్, కోత్తపేట, రామాపురం, కొత్తపల్లి, మసపేట, సంజీవ్ నగర్ కాలనీ, రాయుడుకాలనీ, పాతరాయచోటిలో కుక్కల బెడద ఎక్కువ ఉంద న్నారు.అధికారులు వెంటనే స్పందించి చేసుకుని వీధి కుక్కలను నియంత్రించాలన్నారు.

19న ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రజాశక్తి-పీలేరు

పీలేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 19న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు సదాశివరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సహకారంతో ప్రతినెలా మూడో ఆదివారం పీలేరు ప్రసాద్ ఆస్పత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో పీలేరు లయన్స్ క్లబ్ తరపున 40,000లకు పైగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించిన ఘనత ఉందన్నారు. కరోనా కారణంగా కొంత కాలంగా వైద్య శిబిరాల నిర్వ హించలేదని ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని తిరుపతి శ్రీవేంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి వైద్యబృందంతో ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి వచ్చే వారికి కంటి పరీక్షలు చేసి ఆపరేషన్స్ అవసరమైన వారిని ఉచిత ప్రయాణ, వసతి సౌకర్యాలతో తిరుపతికి తీసుకెళ్లి తిరిగి పీలేరుకు చేర్చడం జరుగుతుందని చెప్పారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్‌కార్డు జిరాక్స్ తీసికొని రావలని తెలియజేశారు. శిబిరం ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని పేర్కొన్నారు.

18న వాహనాలు వేలం

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి న్యూస్

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల పట్టుబడ్డ వాహనాలను ఈనెల 18న వేలం వేయనున్నట్లు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొని వాహనాలను దక్కించుకోవచ్చన్నారు. గతంలో లైసెన్స్, ఇతర పత్రాలు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసామని, ఈ వాహనాలు సిఐ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఓటరు కార్డుకు ఆధార్ తప్పనిసరి

ప్రజాశక్తి-పుల్లంపేట

మండలంలోని బిఎల్ఓలు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని తహశీల్దార్ నరసింహ కుమార్ సూచించారు. బుధవారం బిఎల్ఒకు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు ఆధార్ నమోదు అనుసంధానం చేయాలని ఎన్నికల ప్రక్రియలో బిఎల్ఒల పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఓటర్ లిస్టులో చనిపోయిన వారిని తొలగించడం, కొత్త వారిని చేర్చడం ఓటు విలువను అందరికీ తెలిపి, వారిని ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ నమోదును ఆన్‌లైన్‌లో గాని, నేరుగా గాని దరఖాస్తులు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోక పోతే ఓటరుకార్డు తొలగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బిఎల్ఒలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కాలువలపై ఆక్రమణలు తొలగించండి

ప్రజాశక్తి-గాలివీడు

పట్టణ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దుకాణా నిర్వాహకులకు మండలస్థాయి అధికారులు సూచించారు. బుధవారం ఆర్అండ్‌బి ఎఇ గిరీష్‌రావు, తహశీల్దార్ దైవాదీనం, ఎంపిడిఒ శేఖర్‌నాయక్, ఎస్ఐ వెంటకశివ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో పర్యటించి కాలువలపై అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. కాలువలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడం సరికాదని షాపు నిర్వాహకులకు చెప్పారు. ఆదివారం నాటికి అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేకుంటే సోమవారం జెసిబితో తామే తొలగింపజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సురేష్ కుమార్, సరోజమ్మ రాధికా రెడ్డి, విఆర్ఎలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


దుకాణ నిర్వాహకులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు


పీలేరు : విద్యార్థులకు సూచనలు ఇస్తున్న ఇన్విజిలేటర్

ప్రజాశక్తి-పీలేరు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటిరోజు పరీక్షకు 47 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పట్టణంలో నాలుగు పరీక్షా కేంద్రాలుండగా మొదటి సంవత్సరం ఇంటర్ తెలుగు, ఉర్దూ, సంస్కృత పరీక్షకు 1,243 మంది విద్యార్థులను కేటాయించారు. వారిలో 1196 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించేది లేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడంతో విద్యార్థులు దాదాపుగా పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి 300 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 290 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 313 మందికి 299 మంది, అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో 315 మందికి 305, చైతన్య జూనియర్ కళాశాలలో 315 మందికి 302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయా కళాశాల ప్రిన్సిపల్స్ తెలిపారు. **కలకడ :** ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. మండల కేంద్రం కలకడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 236 మంది విద్యార్థులు పరీక్షలు రావాల్సి ఉండగా పది మంది గైర్హజరయ్యారు. 226 మంది పరీక్ష రాసేందుకు హజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. **రామాపురం :** మండల కేంద్ర పరిధి లోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలో 211 మంది విద్యార్థులకు గాను 12 మంది గైర్హజరుకాగా 198 మంది పరీక్షకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ శ్యామలాదేవి తెలిపారు. **నిమ్మనపల్లి :** ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు 176 మంది విద్యార్థులకు గాను 167 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగిలిన 9 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. **తంబళ్లపల్లి :** స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. చీఫ్ ఎగ్జామినర్ రామాంజనేయ ప్రసాద్ డిపార్ట్మెంటల్ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదు మంది ఇన్విజిలేటర్లుగా పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 126 మంది విద్యార్థులకు గాను 124 మంది విద్యార్థులు పరీక్షలు హాజరైనట్లు తెలిపారు. ఇద్దరూ వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హజరైనట్లు చెప్పారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాక్టర్ నిరంజన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. **పుల్లంపేట :** మండల కేంద్రంలోని స్థానిక ఎస్‌బివివిడి సభ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఉర్దూ, సంస్కృతం పరీక్ష ప్రశాతంగా ప్రారంభమైంది. పరీక్షకు 141 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా వారిలో 139 మంది పరీక్షకు హజరయ్యారని, ఇద్దరు గైర్హజరైనట్లు ప్రిన్సిపల్ బాలాజీ తెలియజేశారు. ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 144 సెక్షన్, గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. **నందలూరు :** మండల కేంద్రంలోని నందలూరు జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ జ్యోతిబా పూలే బిసిగురుకుల పాఠశాల, ఆడపూరు ముక్తి కనుమ సమీపంలోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల, స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 217 మంది విద్యార్థులను తమ కళాశాలకు కేటాయించడం జరిగిందని అన్నారు. పరీక్షకు 211 హాజరు కగా, 6 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు. ఎఎస్ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. **వాల్మీకిపురం :** స్థానిక పివిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభ మయ్యాయి. మొదటి రోజు పరీక్షకు 19 మంది గైర్హాజరై 198 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఉమా అమరేశ్వరి తెలిపారు.

కల్వర్టు ఏర్పాటు చేయరూ...!

ప్రజాశక్తి - చాపాడు

మండలంలోని వెదురూరు ఎస్‌సి కాలనీ వద్ద కెసి కెనాల్ కాలువపై కల్వర్టు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఎస్‌సి కాలనీ నుండి రోడ్డుపైకి వచ్చేందుకు కెసి కెనాల్ కాలువ అడ్డుగా ఉందన్నారు. కాలువలో నీరు ప్రవహిస్తున్న సమయంలో రాతిదూలం ఏర్పాటు చేసుకుని కాలువ దాటుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. అలాగే గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, వర్షపు నీరు ప్రవహించే ఏర్పాట్లు లేకపోవడంతో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని వాపోయారు. తమ కాలనీపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కోరుతున్నారు. గతేడాది నవంబర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రస్తుతం వేసవిలో కల్వర్టు ఏర్పాటు చేస్తే, వర్షాకాలంలో ఇబ్బందులు ఉండవని ప్రజలు సూచిస్తున్నారు.


కల్వర్టు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశం (ఫైల్ ఫొటో)


క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ సృజన

క్షయ వ్యాధిపై మెగా ఆరోగ్య మేళా

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

టిబి యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో బుధవారం బోయినపల్లి, ఎంజిపురంలో మెగా హెల్త్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలను, వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. బరువు తగ్గడం, రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గల్ల పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ జయప్రకాష్, సిహెచ్ఒ వెంకట్ నారాయణ, రాజమ్మ, సూపర్వైజర్ రవి, అసిస్టెంట్ మధు, శివ, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు మృతి

ప్రజాశక్తి-గాలివీడు

మండల పరిధిలోని నూలివీడు ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ షఫీవుల్లాఖాన్(54) గుండెపోటు మృతి చెందాడు. మృతుడి బంధువు వివరాల మేరకు..షఫీవుల్లాఖాన్‌కు గుండెపోటు రావడంతో వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య షబానా బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయుని మృతదేహానికి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఒ.నిర్మల, స్కూల్ కమిటీ చైర్మన్ కుందా లక్ష్మీ ప్రసన్న, సైన్స్ ఉపాధ్యాయురాలు ఫెరోజ్, ఉపాధ్యాయులు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


షమీవుల్లా ఖాన్ (ఫైల్ పోటో)

బిసిల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాశక్తి-తంబళ్లపల్లి

రాష్ట్రంలో బిసిల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సురేంద్రనాథ్, పెద్దమండ్యం ఎంపిపి పూర్ణచంద్రిక, రమేష్‌లు తెలిపారు. బుధవారం విజయవాడలోని బార్జర్ గ్రౌండ్‌హాల్లో జరిగిన బిసిల సమావేశానికి అధిష్టానం పిలుపుమేరకు హాజరైనట్లు తెలిపారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఆప్కో చైర్మన్ సిహెచ్ మోహన్‌రావు, బిసి మహిళా నాయకులు విజయలక్ష్మి, సునీతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వవిహించినట్లు తెలిపారు. ప్రభుత్వం బిసిల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు, రాజకీయంగా బిసిల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు తదితర విషయాలపై సమావేశంలో పూర్తిగా వివరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా బిసిల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తారని, 2024 లో జరగబోయే ఎన్నికల్లో మరో మారు జగన్మోహన్ రెడ్డి విజయనికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

వాల్మీకిపురం : వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని వాల్మీకిపురం సర్పంచ్ గంగులమ్మ, ఉపసర్పంచ్ కేశవ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని హసన్‌ఖాన్‌వీధిలో తాగునీటి సమస్య ఉండడంతో పంచాయతీ నిధులతో కొత్త బోరును తవ్వించేందుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చింతల ఆనంద రెడ్డి, నీళ్లభాస్కర్, రాయుడు, రఘు, రవి, వెంకటేష్, కుమార్ పాల్గొన్నారు.

టిబి రోగులకు పౌష్టికాహారం

ప్రజాశక్తి-వాల్మీకిపురం

టిబి రోగులు పౌష్టికారం తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని పౌష్టికాహార దాతలు చింతల ఆనందరెడ్డి, మోహన్‌రామ్ అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో టిబి యూనిట్ సూపర్‌వైజర్లు నాగిరెడ్డి, మురళి ఆధ్వర్యంలో టీబీ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి గ్రస్తులకు ఉచితంగా పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గుంటి గంగమ్మ జాతరకు ఆలయం ముస్తాబు

ప్రజాశక్తి-వాల్మీకిపురం

ఈ నెల 16, 17వ తేదిలల్లో మండలంలోని చింతపర్తి బాహుదానది ఒడ్డున వెలసిన శ్రీ గుంటి గంగమ్మ జాతరకు ఆలయం ముస్తాబవుతుంది. 16న రాత్రి తిరుణాల, చాందినీబండ్లు, 17న అన్న ప్రసాదం, పానకం బండ్లును ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భక్తులు దీలు, బోణాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.


రాష్ట్రస్థాయి పురస్కారం అందుకుంటున్న సృజనశ్రీ

ఒలంపియాడ్‌లో ప్రతిభ చాటిన సుజనశ్రీ

ప్రజాశక్తి-పీలేరు

పీలేరుకు చెందిన బండి సృజనశ్రీకి ఒలంపియాడ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్ లభించింది. బండి రామచంద్ర రెండవ కుమార్తె చిత్తూరు జిల్లాలోని కమనపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2022 సంవత్సరానికి మంగళగిరిలోని ఎపి ఎఎంటి నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో తాను రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు సాధించింది. దీంతో గుంటూరు, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలోని అబ్దుల్ కలాం ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎపిఎఎంటి అధ్యక్షులు శ్రీనాథ్ చేతులు మీదుగా సుజనశ్రీ ప్రశంసా పత్రం అందుకుంది.

8న షహమీరియా దర్గా ఉరుసు

ప్రజాశక్తి - కడప అర్బన్

నగరంలోని రవీంద్రనగర్‌లో వెలిసి ఉన్న చారిత్రాత్మకమైన ఆస్థాన ఎ షహమీరియ దర్గా ఉరుసు ఉత్సవాలను ఈనెల 18నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వా హకులు తెలిపారు. దర్గాలోని హజరత్ ఖాజా సయ్యద్ షా అబ్దుల్ హక్ (ర.అ.)(ఉరఫ్) షహమీర్ బాషా సాహెబ్ ఖిబ్లా(ర.అ) చిష్టివుల్ ఖాదిరి సాహెబ్ ఉరుసు ఉత్స వాలను ఈ నెల 18న సాయంత్రం నిర్వహిస్తామన్నారు. అసర్ నమాజు తర్వాత గంధంతో కార్యక్రమం ప్రారంభమ వుతుం దన్నారు. అలాగే నాతియా మెహఫిల్ జరుగుతుందన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు ఆస్థాన యే షహమీరియ పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా హుసేనిబాషా షహమీరి సాహెబ్ ఒక ప్రకటనలో తెలి పారు. 19న ఆదివారం సెమినార్ కార్యక్రమం వైట్ హౌస్ ఫంక్షన్ హాల్‌లో ఉం టుందన్నారు. ముఖ్యఅతిథులుగా కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ మౌలానా రాహి ఫిదాయి, ప్రొఫెసర్ ముజఫర్ షహమీరి, హైద రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫజులుల్లా ముక్రం, ఎస్‌వి యూని వర్సిటీ ప్రొఫెసర్ సత్తార్ సాహిర్, ప్రొఫెసర్ నిస్సార్ అహ్మద్ పాల్గొం టున్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఉరుసు మహోత్సవంలో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు.


బాలుడిని పరామర్శిస్తున్న బత్యాల చెంగల్రాయుడు

ధనుష్‌ను పరామర్శించిన 'బత్యాల'

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో హేలియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్‌కెజి చదువుతున్న ధనుష్ అనే బాలుడిని రాజంపేట టిడిపి ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత మున్సిపల్ చైర్ పర్సన్ దేనని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని, వెంటనే స్పందించి బాలుడిని తిరుపతికి తరలించి వైద్యం అందించడంలో సహాయ సహకారాలు అందించారని అన్నారు. మండలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల మంద పల్లె హరిజనవాడకు చెందిన నిరుపేద దళితుడు చంద్రకు సంబంధించిన 15 గొర్రెలను కుక్కలు అతి దారుణంగా చంపాయని గుర్తు చేశారు. నేడు మళ్లీ ఉపాధ్యాయుడు కుక్కకాటుకు గురవడం బాధాకరమని అన్నారు. పురపాలకులు, పంచాయతీ పాలకులు ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కోట శంకర్, సింగనమల నాగార్జున, శేఖర్ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

ప్రజాశక్తి-కలకడ

ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ప్రమాదాల నివారణలో భాగంగా వాహనములను ఆపి రోడ్డు భద్రత నియమాలను గురించి వివరించారు. వేకువ జామున ప్రమాదాలు జరిగే అవకాశముందని, డ్రైవర్లకు చల్లని నీటితో ముఖం శుభ్రం చేసి నిద్రమత్తు నుండి మేల్కొవాలని సలహాలు, సూచనలు అందించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వాహనముల రికార్డులు కలిగి, డ్రైవింగ్ లైసెన్సుతో వాహనాలను నడపాలన్నారు.


డ్రైవర్లకు చల్లని నీటిని అందిస్తున్న పోలీసులు

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

ప్రజాశక్తి-గాలివీడు

మండల పరిధిలోని గాలివీడు ఎగువ గొట్టివీడు పంచాయతీ గొల్లపల్లికి చెందిన రేణుకమ్మ(45) రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. బుధవారం కూరగాయల సంత కావడంతో తన కుమారుని ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని సంతకు వచ్చినుట్ల తెలిపారు. సంత నుంచి తిరిగి వెళుతుండగా గాలివీడు గేటు ఉర్దూ స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. రేణుకమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో ఆటోలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుంగా, మార్గమధ్యంలో రామాపురం వద్ద 108 వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు.

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

ప్రజాశక్తి -రాయచోటి టౌన్

నీటికుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాయచోటి సమీపంలోని గాలివీడు బ్రిడ్జి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయాబ్ సాబ్ వీధి కు చెందిన అశోక్ కుమార్ (38) స్నేహితులతో కలిసి మందు సేవించేందుకు సమీపంలోని ఏటు వద్దకు వెళ్లి మందు తగిన అనంతరం ఈత కొట్టగా అందులో అశోక్ కుమార్ కంపల్లో ఇరుక్కపోయారని మృతి చెందినట్లు తెలిపారు. ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో స్నేహితులు డయల్ 100 కు ఫోన్ చేయడంతో అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నరసింహరెడ్డి, పోలీసు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది సహాయంతో 3 గంటల తర్వాత బయటకు తీయించి రాయచోటి ప్రభుత్వ సుపత్రికి తరలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి దేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరసింహ రెడ్డి తెలిపారు.


మృతి చెందిన అశోక్‌కుమార్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి-బి.కొత్తకోట

మండల కేంద్రంలోని కొత్తకోటలో పెనుప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే బైపాస్ రోడ్డులో ఎత్తయిన కంటైనర్ వెళ్లడంతో వీధిలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా నేలకొరిగి అక్కడే ఉన్న పిట్టగోడ మీద పడడంతో గోడతోపాటు విద్యుత్ స్తంభం విరిగిపోయి కుప్పకూలింది. నిత్యం విద్యుత్ స్తంభం చుట్టు ఆడుకుంటున్న పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కాలనీ మహిళలు పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది సకాలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ యువగళం పాదయాత్రలో భాగంగా విడిది కేంద్రాలను సిద్ధం చేసేందుకు వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు.

11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-రైల్వేకోడూరు

జిల్లా పరిధిలోని రాజంపేట వద్ద 11ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఆర్ఐ కృపానంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ ఎస్‌పి కె.చక్రవర్తి ఆదేశాల మేరకు డిఎస్‌పి మురళీధర్ అధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం రాజంపేట రేంజ్ ఎస్ఆర్.పాలెం సెక్షన్ రోళ్లమడుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టినట్టు తెలిపారు. పెద్దకోన తలగడ వద్ద కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారని, వారిని హెచ్చరిస్తూ సమీపించే సరికి, వారు దుంగలను పడేసి పారిపోయినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో 11ఎర్రచందనం దుంగలు లభించాయని, దుంగలు స్వాధీనం చేసుకుని, పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీస్‌స్టేషన్‌కు తరలించి సిఐ బాలకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.



స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది